సాక్షి సూర్యాపేట

గురువారం । 9 । మే । 2024



ఎల్లయ్య మృతదేహం లభ్యం

సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. - IIలో



బలమైన ఆర్థిక శక్తిగా భారత్

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ నేత సుధాకర్‌రెడ్డి అన్నారు. - IIలో

గరిష్టం / కనిష్టం

38^{o} / 28^{o}

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో అంధ ఉపాధ్యాయులకు ఇబ్బందులు

ఆత్మకూర్(ఎస్): హాజరు కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ ఈ విధానంతో ప్రభుత్వ అంధ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సీహెచ్ సోమ య్య అన్నారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని కందగట్లలో నిర్వహించిన మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్లైండ్ ఉపాధ్యాయులు సమయపాలన పాటించినా ఎఫ్‌ఆర్‌ఎస్ వల్ల తమ హాజరును స్వయంగా నమోదు చేసుకోలేకపోతున్నారన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న బ్లైండ్ ఉపాధ్యాయులు సమయానికి ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో నమోదు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి అంధ ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో మినహాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై. శేఖర్‌రెడ్డి, నాయకులు ఎస్ .శంకర్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం



మట్టపల్లిలో కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాల విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిచేసి శ్రీస్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో వధూవరులుగా ముస్తాబుచేశారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్స సంవాదం రక్తిగట్టించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం , పంచగవ్యప్రాశన, మధుపర్కపూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు .అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రవేశం గావించి నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదనచేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

యాదాద్రిలో సంప్రదాయ పూజలు



నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా మూర్తులకు అర్చనలు, అభిషేకం చేశారు. ఇ ఆలయ ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కైంకర్యాలు గావించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సూర్యాపేట: రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ (ఎం.ఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని విక్రమ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో అనేక మంది రైతులు నష్టపోయారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కారింగుల వెంకన్న, కొత్తపల్లి రేణుక, ఎర్ర అఖిల్ కుమార్, రాంజీ, జిల్లా నాయకులు లింగయ్య, సయ్యద్, చంద్రకళ, సూరం రేణుక పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై కాంగ్రెస్ ధీమా

డ్రైపోర్టు, రైల్వే లైన్లు, ఉపాధిపై హామీలిస్తున్న బీజేపీ

గతంలో చేసిన పనులు, కాంగ్రెస్ వైఫల్యాలను నమ్ముకున్న బీఆర్‌ఎస్

తాము గెలిస్తే.. చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రణాళికలను సాక్షితో పంచుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు



అభివృద్ధే ఎజెండా!

సాక్షి తెలంగాణ ఎలక్షన్ 2024

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు అభివృద్ధే ఎజెండాగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు మెగురు పరుస్తామని, రహదారులు, రైల్వేలైన్లను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. నియోజకవర్గం చాలా వరకు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉండడంతో కృష్ణా నది నీటి పంపకాల అంశంపై ఎక్కువగా దృష్టిపెట్టారు. తాము గెలిస్తే అభివృద్ధికి బాటలు వేస్తామని హామీ ఇస్తున్నారు. 13వ తేదీన పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు బుధవారం 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ



సాగునీరు, రైల్వే, రహదారులపై ప్రత్యేక దృష్టి

కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి

నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం ఉంది. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు, ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి సమన్వయం, కృషితో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాం. నేను ఎంపీగా గెలిస్తే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తా. దేవరకొండలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 7 ఎత్తిపోతల పథకాలు, మిర్యాలగూడలో 3, నాగార్జునసాగర్‌లో నెల్లికల్, ఇతర ఎత్తిపోతల పథకాలు పెండింగ్‌లో ఉన్నాయి. బ్రాహ్మణ వెల్లెంల చివరి దశలో ఉంది. వాటన్నింటినీ పూర్తి చేయిస్తా. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతం పరిస్థితుల ఆధారంగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తా. రైల్వే సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తా. నడికుడి – బీబీనగర్ డబ్లింగ్ పనులను వేగంగా పూర్తి చేసేలా చూస్తా. నల్లగొండ – కొండమల్లేపల్లి రోడ్డుతోపాటు పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషిచేస్తా. కేంద్రంతో మాట్లాడి నవోదయ విద్యాలయాలు తీసుకొస్తా.

సాగర్‌పై హక్కుల కోసం కృషి

నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. వారే ప్రాజెక్టును అప్పగిస్తూ సంతకాలు చేశారు. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గానే ఉంది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నావంతు పనిచేస్తా.

SAKSHI INTERVIEW సాక్షి

రైతు సంక్షేమమే ధ్యేయం

బీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి



కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, 150 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులే నన్ను గెలిపిస్తాయి. నేను రైతు బిడ్డను. రైతుల కష్టాలపై అవగాహన ఉంది. కృష్ణా, గోదావరి నదుల్లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన వాటా కోసం పోరాడుతా. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తా. నాగార్జునసాగర్‌పై హక్కు కోల్పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా సాగర్ నుంచి ఈసారి సాగునీరు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తా.

1.90 లక్షల ఉద్యోగాలిచ్చాం

బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో 1.90 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను విస్మరించింది. నేను గెలిచాక నిరుద్యోగుల తరఫున పోరాడుతా.

రోడ్లు, రైల్వేలైన్లు అభివృద్ధి చేయిస్తా..

గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు రైల్వే, రోడ్ల సమస్యలను పట్టించుకోలేదు. నేను ఎంపీగా గెలిచాక రోడ్లు, రైల్వేల అభివృద్ధికి బాటలు వేస్తా. సూర్యాపేట మీదుగా హైదరాబాద్ – విజయవాడ రైలు మార్గం ఏర్పాటుకు కృషిచేస్తా. జాతీయ రహదారిపైన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, హైవేల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడతా.

యువత, మహిళలకు ఉపాధి కల్పిస్తాం

బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి



దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పదేళ్లుగా అభివృద్ధితో కూడిన పాలనను అందిస్తున్నారు. ప్రజల్లో ఆయనపై ఉన్న సానుకూలత ఉంది. యువత మోదీ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. అందుకు నన్ను ఎంపీగా గెలిపిస్తారు. నేను ఎంపీగా గెలిస్తే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఎంపీలుగా ఉన్న వారు పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలో వచ్చాక ఆయా పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తా. మహిళలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించి వారి స్వయం సమృద్ధి కోసం చర్యలు తీసుకుంటా.

సాగునీటి కష్టాలు దూరం చేస్తా

పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అత్యధికంగా రైతులే ఉన్నారు. ఇక్కడి ప్రజలు, రైతులకు సాగునీటి కల్పన విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. నదుల అనుసంధానం విషయమై కేంద్ర ప్రభుత్వం మాట్లాడి.. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి జిల్లా రైతులకు సాగు నీటి కష్టాలను దూరం చేస్తా. డ్రైపోర్టు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతా.

హైవేలు, రైల్వే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హైవేల అభివృద్ధిపై దృష్టిపెడతాను. హుజూర్‌నగర్–దాచేపల్లి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు, మిర్యాలగూడ – జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు, సూర్యాపేట మీదుగా హైదరాబాద్– విజయవాడ కొత్త రైల్వే లైన్‌కు ప్రతిపాదిస్తా. బీబీనగర్ – నడికుడి డబ్లింగ్, నల్లగొండ – మాచర్ల రైల్వే లైన్ల పనుల వేగానికి కృషిచేస్తా.

కొన్నది.. 1,84,484 టన్నులు

- కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు
- యాసంగి టార్గెట్ 3.45 లక్షల టన్నులు
- కల్లాల్లో మరో 60వేల టన్నులు
- వర్షాభావంతో తగ్గిన 1,01,412 లక్షల టన్నుల దిగుబడి



కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దళారులకు ధాన్యాన్ని అమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 294 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటికే 1,84,484 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. మరో 50వేల నుంచి 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయా కొనగోలు కేంద్రాల్లో కాంటాలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 3.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల ద్వారా నీటివిడుదల లేకపోవడంతో అధికారులు ఆశించిన మేర వరి ధాన్యం కొనుగోలు సెంటర్లకు రానట్లు తెలుస్తోంది.



3.85 లక్షల ఎకరాల్లో వరి సాగు

జిల్లాలోయాసంగిలో దాదాపు 3,85,459 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో దొడ్డురకం 5,00,081 లక్షల టన్నులు, సన్నరకం 3.82 లక్షల టన్నుల చొప్పున మొత్తం 8,83,333 టన్నుల దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. స్థానికంగా 19,216 మెట్రిక్ టన్నులు, విత్తనాల కు మరో 1,500 టన్నులు రైతులు వినియోగిస్తారని భావించారు. చివరకు 8,62,617 టన్నులు అమ్మకానికి వస్తుందని, ఇందులో సన్నాలు, దొడ్డురకం కలిపి 5,07,721 లక్షల టన్నుల వరకు మిల్లర్లు, వ్యాపారులు, మార్కెట్ యార్డుల్లో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేశారు. ఇక కొనుగోలు కేంద్రాలకు సుమారు 3,45,896 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు భావించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపగా జిల్లా సివిల్ సప్లయ్ శాఖ ద్వారా 294 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తప్పిన అంచనాలు

ధాన్యం కొనుగోలుకు అధికారులు వేసిన అంచనాలు కొంతమేర తప్పాయి. కొనుగోలు కేంద్రాలకు దాదాపు 3.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 1,84,484 మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేశారు. మరో 50వేల నుంచి 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు భావిస్తుండగా.. సుమారుగా 1,01,412 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు తగ్గి కొన్నిచోట్ల పొలాలు ఎండిపోయాయి. సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఎస్సారెస్పీ జలాలు అందక సాగు చేసినా నెలరోజులకే ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో పంట దిగుబడి తగ్గింది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నందున రెండురోజులుగా అక్కడక్కడా కొనుగోళ్లు మందగించాయని, తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.

రైతు బంధుపై రేవంత్ దొంగనాటకాలు

- మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి



ఆత్మకూర్‌లో మహిళా ఓటర్లతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

ఆత్మకూర్(ఎస్): రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి దొంగనాటకాలు ఆడుతున్నాడని, రైతు బంధు వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రైతుల విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ రాజీ పడేది లేదని, ఓట్ల రాజకీయం అవసరం లేదన్నారు. యాసంగి సాయం అందకముందే వానాకాలం సీజన్ మొదలైందన్నారు. వానాకాలం రైతు భరోసాపై రేవంత్ వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతు బంధు కొనసాగించేలా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలవుతున్నా ఒక్క పథకాన్ని కూడా అమలుచేయలేదన్నారు. రాబోయే రోజుల్లో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు కనుమరుగు చేసేలా కనిపిస్తోందన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నిండాలంటే, కాంగ్రెస్ కబంధహస్తాలనుంచి తెలంగాణకు విముక్తి కలగాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, బత్తుల రాజేంద్రప్రసాద్, నేరెళ్ల వెంకన్న, మర్ల చంద్రారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, బెల్లంకొండ యాదగిరి, ముద్దం క్రిష్ణారెడ్డి, కసగాని బ్రహ్మం, మిర్యాల వెంకటరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి వెంకటరెడ్డి, బొడ్డు మల్సూర్, బోళ్ల వెంకటరెడ్డి, సోమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వాంకుడోత్ వెంకన్న, గునగంటి భిక్షం ఉన్నారు.

యాసంగి రైతు భరోసాకు బ్రేక్!

- ఈసీ ఆదేశాలతో తాత్కాలికంగా నిలిపివేత
- తాజాగా రెండు రోజుల పాటు కొందరు రైతుల అకౌంట్లలో జమ అయిన పెట్టుబడి సాయం
- గతంలో ఐదెకరాలలోపు 2,47,348 మందికి అందిన డబ్బులు

భానుపురి (సూర్యాపేట) : రైతులకు పంటల పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా నిధులకు బ్రేక్ పడింది. ఈ యాసంగి సీజన్ ప్రారంభంలోనే చిన్న, సన్నకారు(ఐదెకరాలలోపు) రైతులకు డబ్బులను ప్రభుత్వం జమచేసింది. ఆ తర్వాత ఈ నిధులు విడుదల చేయకపోవడంతో చాలాకాలంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఐదెకరాల లోపు వారికే రైతుభరోసా ఇస్తారని ప్రచారం జరగ్గా.. ఈనెల 6వ తేదీనుంచి గతంలో మాదిరిగానే ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి అందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం , మంగళవారం మధ్యాహ్నం వరకు జిల్లాలోని ఐదెకరాల నుంచి 15 ఎకరాల వరకు భూమిఉన్న రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం జమచేసినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బుల జమను నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో డబ్బుల జమ ప్రక్రియ నిలిచిపోయింది.

గతంలో చిన్న,సన్నకారు రైతులకు..

యాసంగి ప్రారంభంలోనే విడతల వారీగా ఐదెకరాల లోపు నిధులువిడుదల చేసింది. జిల్లాలో మొత్తం 2,70,853 మంది రైతులు ఉండగా 2,47,348 మందికి ఇదివరకే నిధులు జమ అయ్యాయి. ఇందులో 0 – 2.5 ఎకరాల లోపు 1,98,542 మంది, 2.5 ఎకరాల నుంచి 5.0 ఎకరాల లోపు 48,806 మంది ఉన్నారు. మిగిలిన 5.0 ఎకరాల నుంచి 10.0 ఎకరాల లోపు 19,489 మంది, 10 ఎకరాల పైబడి ఉన్న రైతులు 4,016 మంది.. మొత్తం 23,505 మందికి ఈనెల 6 నుంచి జమ అవుతున్నాయి. అయితే మంగళవారం సాయంత్రానికి నిధుల జమను ఎన్నికల కమిషన్(ఈసీ)నిలిపివేసింది. అప్పటికే జిల్లాలో 15 ఎకరాల వరకు ఉన్న వారికి సాయం అందినట్లు రైతులు చెబుతున్నారు. ఇక మిగిలినకొద్ది మందికి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జమకానున్నాయి.

ఓటు మనందరి హక్కు



ఓటు హక్కు వినియోగంపై బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీని కలెక్టర్ వెంకటరావు ప్రారంభించారు. అనంతరం ఎస్పీ రాహుల్‌హెగ్డేతో కలిసి కలెక్టర్ ఒకేబైక్‌పై ర్యాలీలో పాల్గొన్నారు.

ఆటల్లో నైపుణ్యం పొందేలా..



గోండ్రియాలలో వాలీబాల్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు

- జిల్లా వ్యాప్తంగా 10 చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
- కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్‌లో తర్ఫీదు
- సద్వినియోగం చేసుకుంటున్న పిల్లలు
- రోజూ 450మంది వరకు హాజరు
- నెలాఖరు వరకు శిక్షణ



ఎర్రపహాడ్‌లో కబడ్డీ ఆడుతున్న పిల్లలు

హుజూర్‌నగర్ : వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈనెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి 10 మంది శిక్షకులను నియమించారు. రోజూ 450 మంది క్రీడాకారులు ఈ శిబిరాలను వినియోగించుకుంటున్నారు.

పది ప్రాంతాల్లో క్రీడల్లో శిక్షణ

జిల్లాలోని వివిధ మండలాల్లో పది చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. బాలబాలికలకు వేసవి సెలవులు వృథా కాకుండా వారి క్రీడా నైపుణ్యాలను పెంచుకునేందుకు వీటిని ప్రారంభించారు. ఒక చోట అథ్లెటిక్స్, రెండు చోట్ల కబడ్డీ, రెండు చోట్ల ఖోఖో, ఐదు చోట్ల వాలీబాల్ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటిలో నడిగూడెంలో అథ్లెటిక్స్, చిలుకూరు, నూతనకల్ మండలం యర్రపహాడ్‌లో కబడ్డీ, సూర్యాపేట మండలం బాలెంల, గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలలో ఖోఖో, అనంతగిరి మండలం గోండ్రియాల, హుజూర్‌నగర్ మండలం లింగగిరి, పెన్‌పహాడ మండలం గాజులమల్కాపురం, సూర్యాపేట మండలం టేకుమట్ల, మఠంపల్లిలో వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు.

క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి



జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మే 31 వరకు క్రీడా శిబిరాలు కొనసాగుతాయి. పది మంది శిక్షకులను నియమించాం. ఆసక్తిగల బాల బాలికలు ఈ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. వీటిల్లో తర్ఫీదు పొందిన వారికి క్రీడలశాఖ తరపున ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.

– కె జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ అధికారి

ఉత్సాహంతో..

వేసవి క్రీడా శిబిరాలకు గతంలో విశేష స్పందన లభించేది. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేవారు. నైపుణ్యాలు పెంచుకునేవారు. కరోనా నేపథ్యంలో 2019–20, 2020–21లో ఈ శిబిరాలు నిర్వహించలేదు. 2022 నుంచే ఈ శిబిరాలను మళ్లీ నిర్వహిస్తున్నారు. వీటిలో వివిధ ఆటల్లో నెల రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. జిల్లాలో చాలా వరకు పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడించేదీ తక్కువే. దీంతో వేసవి క్రీడా శిబిరాలు చిన్నారులకు కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. క్రీడాకారులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పది ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు జిల్లా పరిధిలో ప్రాంతాల వారీగా శిక్షకులను నియమించారు. శిక్షకుడికి నెలరోజుల పాటు గౌరవ వేతనం చెల్లిస్తారు. వారు నెల రోజులు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు.

సాక్షి తెలంగాణ ఎలక్షన్ 2024

ఫెసిలిటేషన్ కేంద్రాలు మరో రెండ్రోజులు పొడిగింపు

• సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకటరావు

భానుపురి (సూర్యాపేట): ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను మరో రెండు రోజులు పొడిగించినట్లు సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకటరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదట 8వ తేదీ వరకు ఉండగా.. 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.



కొనసాగుతున్న హోం ఓటింగ్

నల్లగొండ : హోం ఓటింగ్‌లో భాగంగా బుధవారం నాటికి జిల్లాలో 85 సంవత్సరాలు పైబడిన వారు 770 మంది ఓటు వేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. 1194 మంది దివ్యాంగులు ఓటు వేసినట్లు ఆమె పేర్కొన్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగులు 44 మంది ఓటు వేశారని, జిల్లాలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా 11488 మంది ఉద్యోగులు ఓటు వేసినట్లు ఆమె వెల్లడించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

• నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ క్రైం: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తులను కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 693మంది పాత నేరస్తులు, రౌడీ షీటర్స్‌ని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఎవరైనా బైండోవర్ ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వాలి

• మాజీ మంత్రి జానారెడ్డి

పెద్దవూర: ఇన్నేళ్లు తనను ఆదరించినట్లుగానే తన కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డిని ఆశీర్వదించి దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి ఢిల్లీకి పంపాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను ఎలా మట్టికరిపించారో అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు



మాట్లాడుతున్న మాజీ మంత్రి జానారెడ్డి, పక్కన ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి

జానారెడ్డి కుటుంబం గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 5 గ్యారంటీలను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, త్వరలోనే ఆరో గ్యారంటీని కూడా అమలు చేస్తామని అన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు వారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మాజీ ఎంపీపీ రమావత్ శంకర్‌నాయక్, టి. చంద్రశేఖర్‌రెడ్డి, పబ్బు యాదగిరి, రవీందర్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, చామల సువర్ణ, రామాంజిరెడ్డి, వెంకన్న, సీపీఎం నాయకుడు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, ముత్యాల్‌రెడ్డి, సతీష్, కిలారి మురళీ తదితరులు పాల్గొన్నారు.

• పతి కోసం సతి ప్రచారం



చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలంటూ భువనగిరిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి డింపుల్‌రెడ్డి.

• 'మహాలక్ష్మి' జర గుర్తుంచుకో..!



ప్రచారంలో భాగంగా భువనగిరిలో బస్సులో వెళ్తున్న మహిళలను ఓటు అభ్యర్థిస్తున్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి. - భువనగిరి టౌన్

ప్రలోభాలకు లోనుకావద్దు

• యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతు కే.జెండగె



ఫ్లాగ్ మార్చ్ అనంతరం ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ హనుమంతు కే.జెండగె

భువనగిరి క్రైం: ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జండగె పేర్కొన్నారు. బుధవారం రాయగిరిలో పోలీసులు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిందని, ప్రతి ఒక్కరూ ఓటు వేయడం బాధ్యతగా భావించాలని, ఏ ఒక్కరూ విస్మరించరాదని కోరారు. ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని అదనంగా గంట పాటు పొడిగించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యంతో పాటు మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. డీసీపీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ.. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా, ఎన్నికల నిబంధనలు అతిక్రమించినా సీవిజిల్ యాప్ ద్వారా, 1950 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అమరేందర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, సీపీ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ సంతోష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలింగ్‌ను నిశితంగా గమనించాలి

సాక్షి, యాదాద్రి : పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లతో సమావేశమయ్యారు. పోలింగ్ విధులపై అవగాహన కల్పించారు. పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ఒకసారి సాధారణ పరిశీలకులకు నివేదికలు అందజేయాలన్నారు. మాక్ పోలింగ్ మొదలుకొని ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్

• బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి

హుజూర్‌నగర్ (చింతలపాలెం): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున బుధవారం చింతలపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో ఎన్నో కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని అన్నారు. ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత భారతదేశ నిర్మాణం బీజేపీ గెలుపుతోనే సాధ్యమన్నారు. మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ గెలుపొందే 400 సీట్లలో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం ఒకటని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, నాయకులు చల్లా శ్రీలత, వీరబాబు, పి. విజయ్, అంబళ్ల నరేష్, లింగరాజు, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



చింతలపాలెంలో రోడ్ షోలో పాల్గొన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

• 'గీత' మారుస్తాం



మద్దిరాల మండలం ముకుందాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని గీత కార్మికులను ఓటు అభ్యర్థిస్తున్న నాయకులు

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

• బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్

భువనగిరి రూరల్: వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో ఐకేపీ సెంటర్ వద్ద అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.



వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న క్యామ మల్లేష్, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి

పట్టభద్రుల స్థానానికి 19మంది నామినేషన్లు దాఖలు



నామినేషన్ దాఖలు చేస్తున్న విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి పాలకూరి అశోక్‌కుమార్



నామినేషన్ సమర్పిస్తున్న తెలంగాణ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి గుండమల్ల జ్యోతి

• నామినేషన్ల స్వీకరణకు నేడు ఆఖరు తేదీ

నల్లగొండ: ఖమ్మం–వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం 19మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా నల్లగొండ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ దాసరి హరిచందనకు నామినేషన్ల పత్రాలు అందజేశారు.

నేటితో ఆఖరు..

ఈనెల 3వ తేదీ నుంచి కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 67మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌రెడ్డి

• నేడు నామినేషన్ వేయనున్న 'గుజ్జుల'

హన్మకొండ: నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని అధిష్టానం బుధవారం ప్రకటించింది. వరంగల్‌లో బీఎస్సీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిలాసఫీ, మరఠ్వాడ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ప్రేమేందర్‌రెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏబీవీపీలో పలు పదవులు నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. పూర్వ వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రేమేందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు.

రెండోసారి ఎమ్మెల్సీ బరిలో..

2004లో శాయంపేట నియోజకవర్గం నుంచి, 2009లో పరకాల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2021లో జరిగిన నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించగా.. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. గురువారం ఆయన నల్లగొండలో నామినేషన్ వేయనున్నారు. బీజేపీ నుంచి పూర్వ వరంగల్ జిల్లా నుంచి పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు, బీజేపీ రిటైర్డ్ ఎంప్లాయిస్ సెల్ రాష్ట్ర కోకన్వీనర్ పులి సరోత్తంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి టికెట్ ఆశించగా.. పార్టీ అధిష్టానం చివరికి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి అవకాశం కల్పించింది.



గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి

పెన్‌పహాడ్: రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని కేవీకే మృత్తిక శాస్త్రవేత్త ఎ.కిరణ్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని లింగాల గ్రామంలో భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి రైతు తమ భూమి మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్ష చేయించుకొని దానికి అనుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. ఎండాకాలం తొలకరి వర్షాలకు లోతైన వేసవి దుక్కులు చేసుకొని పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే భూసారం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది బచ్చు వెంకటేశ్వర్లు, రైతులు జి.సుధాకర్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

అద్దంకి దయాకర్‌పై చర్య తీసుకోవాలి

నల్లగొండక్రైం: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. పాకిస్థాన్‌ను ప్రేమిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు సూర్యసంపత్, నాగరాజు, రాఘవ, అంజిరెడ్డి, హరిరామ్, రాంప్రసాద్, వసంతరావు, వెంకటయ్య, శ్రీనివాస్, నవీన్‌లు ఫిర్యాదు పేర్కొన్నారు.



టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న న్యాయవాదులు

విద్యుదాఘాతంతో మహిళ మృతి

సూర్యాపేట: మండలంలోని బాలెంల గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. వివరాలు.. బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి అంజమ్మ(45) ఇంట్లో దండెంపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త యాదగిరి పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు.

చింతపల్లిలో మరొకరు..

చింతపల్లి : విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చింతపల్లి మండలంలోని కుర్మేడు ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. కుర్మేడు ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ఓ హోటల్‌లో ఏపీలోని ఒంగోలుకు చెందిన ఆరుగురు కార్మికులు విద్యుత్ బోర్డును బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

గోడ కూలి వ్యక్తి దుర్మరణం

తిరుమలగిరి (తుంగతుర్తి) : గోడ కూలి వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. తిరుమలగిరి పట్టణానికి చెందిన పాలబిందెల సత్తయ్య(45) తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సత్తయ్య ఓ ఇంటికి గోడ కడుతుండగా.. సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులు వీచినప్పుడు గోడ కూలి అతడిపై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు.



సత్తయ్య (ఫైల్)

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

గుర్రంపోడు : అప్పుల బాధతో పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం నడికూడ గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ గ్రామానికి చెందిన మారేపల్లి శంకర్(33) తనకు ఉన్న రెండెకరాల భూమితో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది వర్షాలు లేక సరైన పంట దిగుబడి రాలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో ఈనెల 4న గ్రామశివారులోని తాటిచెరువు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన గ్రామస్తులు శంకర్‌ను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. శంకర్ భార్య మారేపల్లి అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.



శంకర్ (ఫైల్)

ఎట్టకేలకు వడ్డె ఎల్లయ్య మృతదేహం లభ్యం

• జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామశివారులో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
• తహసీల్దార్, కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం

సూర్యాపేట, జగ్గయ్యపేట: గత నెల 19న కిడ్నాప్‌కు గురైన సూర్యాపేట జిల్లా సైనికపురి కాలనీకి చెందిన వడ్డె ఎల్లయ్య (58) మృతదేహాన్ని ఎట్టకేలకు బుధవారం జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. జగ్గయ్యపేటలో ఎల్లయ్యను గత నెల 19న కిడ్నాప్ చేశారంటూ అతడి సోదరుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ జానకిరామ్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్‌ఐలు సూర్యభగవాన్, పద్మారావు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన తాడోజు శ్రీకాంత్‌రాజు(చారి) కొందరి సహాయంతో జగ్గయ్యపేటలో భార్యభర్తల గొడవ ఉందని ఎల్లయ్యను తీసుకువచ్చి ఓ ఇంట్లో హత్య చేసి మృతదేహాన్ని కనిపించకుండా చేసినట్లు ఈనెల 2న శ్రీకాంతరాజు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో అతడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.



ఎల్లయ్య (ఫైల్)

అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం..

ఎల్లయ్య మృతదేహం ఆచూకీ లేకపోవడంతో శ్రీకాంతరాజుకు సహకరించిన వారిని కొన్ని రోజులుగా పోలీసులు విచారిస్తుండడంతో బుధవారం వివరాలను వెల్లడించారు. జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో కాల్చిపూడ్చి పెట్టినట్లు చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వెలికితీశారు. అయితే మృతదేహాన్ని పెట్రోల్ పోసి సగం కాల్చి పూడ్చి పెట్టడంతో పాటు 20రోజులు గడుస్తుండటంలో గుర్తుపట్టలేని విధంగా మారింది. అతడి ఒంటి మీద ఉన్న వస్తువులు ఆధారంగా భార్య యాదమ్మ తన భర్తగా గుర్తించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి తహసీల్దార్ శేషగిరి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సుఫారి ఇచ్చే నాతండ్రిని హత్య చేశారు..

సుఫారీ ఇచ్చే నాతండ్రిని హత్య చేశారని మృతుడి కుమార్తె అమల విలేకరుల ఎదుట బోరున విలపించింది. తన తండ్రిని రాజకీయంగా ఎదుర్కోలేక తాడోజు శ్రీకాంతరాజు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య, బొడ్డు కిరణ్, చింతలపాటి మధు, ఒంటెద్దు నిర్మల, వాణిశ్రీ హత్య చేయించారని పేర్కొంది.

మాచిరెడ్డిపల్లిలో భారీ బందోబస్తు

నాగారం: వడ్డె ఎల్లయ్య హత్య ఘటనలో ప్రధాన నిందితుడైన తాడోజు శ్రీకాంత్‌రాజు స్వగ్రామం నాగారం మండలం మాచిరెడ్డిపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నాగారం సర్కిల్ సీఐ రఘువీర్ రెడ్డి తెలిపారు.

పోలీసు పహారాలో ముగిసిన అంత్యక్రియలు

సూర్యాపేట : ఎల్లయ్య మృతదేహాన్ని జగ్గయ్యపేట నుంచి అంబులెన్స్‌లో సూర్యాపేట మండలంలోని ఆయన స్వగ్రామం యర్కారానికి బుధవారం తీసుకొచ్చారు. ఎల్లయ్య అంత్యక్రియలు పోలీసు పహారాలో రాత్రి ముగిశాయి. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, సీఐ సురేందర్‌రెడ్డి, రాజశేఖర్, బాలునాయక్‌తో పాటుగా మరో నలుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలతో భారీ బందోబస్తు చేపట్టారు. ఎల్లయ్య మృతదేహానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ శాఖ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కొప్పుల వేణారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.



యర్కారంలో పహారా కాస్తున్న పోలీసులు

మద్యం పట్టివేత

రామగిరి(నల్లగొండ): అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై తిప్పర్తి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన మారగోని పార్వతమ్మ కిరాణ దుకాణంలో మద్యం విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆమె షాపులో తనిఖీలు నిర్వహించి 14 ఫుల్‌బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.